క్లుప్తంగా

ఎన్నికలకు సహకరించండి

నందలూరు(రాజంపేట) : సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ అబ్దుల్ జహీర్ పేర్కొన్నారు. గురువారం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మండల పరిధిలోని టంగుటూరు, గట్టుమీదపల్లి, ఎంఎం పురం, టీవీపురం గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. గ్రామంలో ఎటువంటి ఘర్షణలు జరిగినా కేసు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

నీటి సమస్య పరిష్కరిస్తాం

సిద్దవటం : మండలంలోని పి.కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాయపల్లి హరిజనవాడలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మానస అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఉమామహేశ్వరావు ఆదేశాలతో గురువారం గ్రామంలోని దెబ్బతిన్న చేతి పంపును, మోటారులకు మరమ్మతులు చేయించి తాగు నీటి సమస్య లేకుండా పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆమె అన్నారు.

ఘనంగా గంగమ్మ జాతర



ప్రత్యేక అలంకరణలో గంగమ్మ

రాజంపేట టౌన్ : మండలంలో రెండవ పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన మన్నూరు గంగమ్మ జాతర గురువారం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజామున గంగమ్మ ప్రతిమను భక్తులు ఊరేగిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన వేపమండల గుడిలో అమ్మవారి ప్రతిమను కొలువుదీర్చారు. అమ్మవారు కొలువుదీరగానే జాతర ఉత్సవం మరింత ఊపందుకుంది. అమ్మవారికి భక్తులు నైవేద్యాలు సమర్పించారు. భక్తులు గంగమ్మను దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. జాతర సందర్భంగా గంగమ్మను ఆకేపాటి అనిల్‌కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

'కార్పొరేట్‌లకు ఊడిగం చేస్తున్న మోడీ'

సిద్దవటం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ పెత్తందారులకు ఊడిగం చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. సిద్దవటం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన రాజంపేట సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి బుక్కే విశ్వనాథనాయక్ కంకీ కొడవలి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని కేంద్రం ప్రభుత్వంలోని బీజేపీతో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుబట్టారు. ఏమీ చేశారని ఓట్లు అడిగారని ఎద్దేవా చేశారు.

నివాళి

ఓబులవారిపల్లె : మంగంపేట కాపుపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు తల్లెం చంద్రమోహన్‌రెడ్డి తల్లి తల్లెం లక్ష్మమ్మ చిత్రపటం వద్ద ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. లక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గుత్తిరెడ్డి హరినాథరెడ్డి, తల్లెం రమణారెడ్డి, పంజం సుకుమార్‌రెడ్డి, తల్లెం భరత్ కుమార్‌రెడ్డి, గజ్జల శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర నాయకులు హేమనవర్మ, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

సంక్షేమం, అభివృద్ధి సీఎం జగన్‌కు రెండు కళ్లు

చిట్వేలి : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు కళ్లు వంటివని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నగిరిపాడు, కంసాలిపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగనన్న ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధితో జరిగిన లబ్ధిని ప్రజలకు వివరించారు. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులును ఫ్యాన్ గుర్తుపై ఓట్లువేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట చిట్వేలి ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి, మలిశెట్టి వెంకటరమణ, లింగం లక్ష్మీకర్ రెడ్డి, ఖాదర్ బాషా, రాముడు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగనన్న వెంటే యువత

నందలూరు(రాజంపేట) : రాష్ట్రంలోని యువతీ యువకులు సీఎం జగనన్న వెంటే నడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ కువైట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీప్రసాద్‌యాదవ్ పేర్కొన్నారు. నందలూరు మండలం పాటూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డిలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కన్నుకుట్టిందన్నారు. దీంతో వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు ఎండవేడిమి తాళలేక మృత్యువాత పడుతున్నారన్నారు. వృద్ధుల శాపాలు చంద్రబాబు కూటమికి తగలక తప్పదన్నారు. కార్యక్రమంలో రమేష్‌రెడ్డి, వాసు, నరసింహారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పలువురు ఎన్‌ఆర్‌ఐలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రగతితో పులకరించిన పుల్లంపేట

పదేళ్లు అభివృద్ధికి దూరంగా ఉన్న మండలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి బాట పట్టింది.
2010 నుంచి నిర్లక్ష్యానికి గురై పుల్లంపేట అన్ని విధాల వెనుకబడింది.
2019లో ఏర్పాటైన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మండల సమగ్రాభివృద్ధి సాధించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంది. మౌలిక వసతుల కల్పన నుంచి విద్యాభివృద్ధి వరకు అన్నింటికీ ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లారు.
ఈ ఐదేళ్ల కాలంలో మండల రూపురేఖలు మారేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రస్థానంపై 'సాక్షి' ప్రత్యేక కథనం.

– పుల్లంపేట



నాడు-నేడు పనులు ద్వారా రూపు దిద్దుకున్న ఏపీ ఆదర్శపాఠశాల

సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

- నాడు నిర్లక్ష్యానికి గురైన మండలం.. నేడు అభివృద్ధి బాటలో పయనం
- ప్రజా సేవా కేంద్రాలుగా సచివాలయాలు
- గ్రామాలకు అందం తెచ్చేలా బీటీ రోడ్ల నిర్మాణం!
- విద్యా – వైద్యానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట

అండర్ బ్రిడ్జీ పనులు

మండల కేంద్రమైన రెడ్డిపల్లె, అప్పారాజుపేట, పుల్లంపేట, ఉడుమువారిపల్లి, జాగువారిపల్లి గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజాప్రతినిధులు చొరవ చూపారు. ఉడుమువారిపల్లి అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. పుల్లంపేట, రెడ్డిపల్లి, అప్పారాజుపేట, జాగువారిపల్లి గ్రామాలలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయి.



రైతుల చేయూతకు ఆర్బీకేలు



ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులలో డా. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రత్యేకం. రైతులకు గ్రామాల్లోనే వ్యవసాయం, అనుబంధ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను తీసుకొచ్చారు. మేలైనా వ్యవసాయ పద్ధతులు, విత్తన, ఎరువుల పంపిణీ, సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంది. గతంలో విత్తన, ఎరువుల కోసం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితి లేకుండా గ్రామాల్లోనే వ్యవసాయానికి సాయం అందిస్తూ రైతులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఆర్బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నాడు - నేడుతో మారిన మన బడి

గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందనేది జగమెరిగిన సత్యం. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని నాటి ముఖ్యమంత్రి (గత ప్రభుత్వం) బాహాటంగానే తెలియజేశారు. కానీ నేటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు అగ్ర ప్రాధాన్యత నిచ్చారు. బడుల గతి మార్చడమే కాకుండా, విద్యార్థులకు అందించే బోధనా పద్ధతిలోనూ సమూల మార్పులను తీసుకొచ్చింది. పుల్లంపేట మండలంలో 34 పాఠశాలలకు రూ. 4.5 కోట్లతో అన్ని సౌకర్యాలు కల్పించారు. నాడు– నేడు కింద అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రభుత్వపాఠశాలలకు మహర్దశ వచ్చింది. అలానే విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేసి వారికి ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధనను అందిస్తున్నారు.

సచివాలయాలు..



మండల వ్యాప్తంగా 11 సచివాలయాలను నిర్మించింది. ఒక్కో సచివాలయాన్ని రూ.40 లక్షలతో పూర్తి చేశారు. గతంలో చిన్న సమస్యకు కూడా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రజలు తిరిగి వారు ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా సచివాలయాల్లోనే సమస్యలు పరిష్కరించుకునేలా సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ గ్రామాల్లోని ప్రజలకు సేవలందిస్తున్నారు. సచివాలయాల నిర్మాణంతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ప్రజలకు అందించినట్టు అయ్యింది. ఈ వ్యవస్థతో గ్రామాల్లోని ప్రజలకు సర్టిఫికెట్‌లు, ప్రభుత్వ పథకాలు, వృద్ధులకు పింఛన్లు తదితర సేవలు సచివాలయాలు ద్వారా అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని అవసరాలు స్థానికంగా తీరుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రహదారులు.. కొత్త సొబగులు



అప్పరాజుపేట - రంగంపల్లె మార్గంలో వేసిన సీసీ రోడ్డు

ప్రజలకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన జాగువారిపల్లి– సాదువారిపల్లి, అనంతసముద్రం – బోటుమీదపల్లి, రంగంపల్లి, రాచపల్లి, రెడ్డిపల్లి, ఉప్పరపల్లి, దొండ్లోపల్లి – కొమ్మనవారిపల్లి, కోనెయ్యగారిపల్లి, ఉడుమువారిపల్లి రోడ్ల వెడల్పు పనులు చేపట్టారు. ఇటీవల రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రజల చిరకాల కోరిక తీరనుంది. వీటికి తోడు మండలంలో రూ. కోటికి పైగా నిధులతో పలు గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది.

ప్రజారోగ్యం.. అగ్రతాంబులం



ఓబుల్‌రెడ్డిగారిపల్లె ప్రాథమిక పాఠశాల

మండలంలోని ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్‌ల నిర్మాణంతో గ్రామాలలో రోగులకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో చిన్న రోగం వచ్చిన పట్టణాలకు వెళ్లి చికిత్స చేసుకునే స్థితి నుంచి నేడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గడప వద్దకే వైద్యం అందేలా చేసింది. విలేజ్ క్లినిక్‌లలో సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడమే కాక అందులో 16 వ్యాధులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకుంది.

అభివృద్ధిని చూసి ఓటేయండి



అవ్వా ఫ్యాన్‌గుర్తుకు ఓటేయండని అభ్యర్థిస్తున్న ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు

రైల్వేకోడూరు : రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆశీర్వదించి గెలిపించాలని ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మిట్ట మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్కచేయకుండా చియ్యవరం, జంగిటివారిపల్లె, మొలకలపోడు, మురము ట్లపల్లె గ్రామాలలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాలలోని ప్రజలు కొరముట్లకు అపూర్వ స్వాగతం పలికారు. ముఖ్యంగా యువత ప్రచారంలో పాల్గొని సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని అభ్యర్థించారు. అనంతరం ప్రచారంలో పిల్లలు జగనన్న ఫోటోలను తలకు తగిలించుకుని జై జగన్ మావయ్య అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, సర్పంచ్ హరిక్రిష్ణారెడ్డి, కొరెడ్డి సిద్దయ్య, రామక్రిష్ణ, జనార్ధన్‌రాజు, బండారు మల్లి, జంగిటి చలపతి, రమణ, కె.నారాయణ, శ్రీధర్, హరీష్, క్రిష్ణారెడ్డి, రాజారెడ్డి, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటేసీ అభివృద్ధిని కొనసాగిద్దాం



ఎన్నికల ప్రచారంలో ఆకేపాటి సోదరులు, నేతలు

రాజంపేట రూరల్ : ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకొని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగేలా చేసుకుందామని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి సోదరులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డిలు ఓటర్లను కోరారు. మండల పరిధిలోని హస్తవరం గ్రామ పంచాయతీలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం విచ్చేసిన ఆకేపాటి సోదరులకు, నాయకులకు స్థానిక గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ఒకటి పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, ఒకటి అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డికి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చొప్పా ఎల్లారెడ్డి, డి.భాస్కర్‌రాజు, దాసరి పెంచలయ్య, సుబ్బరాజు, రజని, సుబ్రమణ్యంరాజు, కృష్ణారెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. అలానే మండల పరిధిలోని ఎంజీ పురంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి ప్రచారం నిర్వహించారు.

సంక్షేమ పాలనకు రెండు ఓట్లు వేయండి



ప్రచారంలో భాతంగా మహిళను ఓటు అభ్యర్థిస్తున్న సాయికిషోర్‌రెడ్డి, నాయకులు

ఓబులవారిపల్లె : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి, వేయించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలను గెలిపించాలని ఏపీటీడీసీ డైరెక్టర్ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి ప్రజలను కోరారు. గురువారం మండలంలోని మంగళంపల్లి పంచాయతీలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరుకున్న లబ్ధిని వివరించారు. ప్రజల కష్టాలను తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓటర్లు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సుంకేసుల రఫీ, ఎంపీటీసీలు పైడి గిరినాయుడు, వత్తలూరు రోహిణికుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు జరుగు నారాయణరెడ్డి, పోలి పాపిరెడ్డి, ఆళ్ల ఈశ్వరయ్య, ముక్కా శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్ నాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

'నవరత్నాలు ప్రతి ఇంటి తలుపుతట్టాయి'



ప్రచారంలో ఎంపీపీ బాబుల్ రెడ్డి, కొల్లం గంగిరెడ్డిలు

పుల్లంపేట : రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన నవరత్నాలు అర్హులైన ప్రతి ఒక్కరి తలుపుతట్టాయని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కొల్లం గంగిరెడ్డి, ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని రెడ్డిపల్లి, హరిజనవాడ, అరుంధతివాడ, రంగంపల్లి, గొల్లపల్లి, వడ్డిపల్లి గ్రామాలలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి, సంక్షేమ పాలనను కొనసాగించుకుందామని తెలియజేశారు.

కార్యకర్తలను ఆదుకుంటాం

సిద్దవటం : ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్లినా టీడీపీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి చేరేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి మేడా మధుసూదన్‌రెడ్డిలు అన్నారు. సిద్దవటం మండలంలోని కనుమలోపల్లె గ్రామంలో ఉన్న ఆకేపాటి అతిథి గృహంలో గురువారం సాయంత్రం వారు కార్యాకర్తల సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎన్నికలకు కేవలం వారం రోజులు ఉన్నాయని, ఈ వారం రోజులు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి కార్యకర్తను ఆదుకుంటామన్నారు. నాయకులు, కార్యకర్తలు మన పార్టీ బ్యాలెట్‌తో కూడిన ఈవీఎం నమూనాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఓటు ఎలా వినియోగించుకోవాలో వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల్లో తప్పిదాలకు చోటివ్వరాదు

రాజంపేట : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలలో జరిగే పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి తప్పిదాలకు చోటివ్వరాదని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాజంపేట రిటర్నింగ్ అధికారి మోహనరావు ఆదేశించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టరేట్ సభా భవనంలో 41 మంది సెక్టార్ అధికారులకు పోలింగ్ ప్రక్రియపై శిక్షణా, అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. పోలింగ్ స్టేషన్ల నిర్వహణ విషయంలో కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం అమలు చేయాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్ల రూట్ల వివరాలను పకడ్బందీగా రూపొందించాలన్నారు. సెక్టారు అధికారులు పూర్తి బాధ్యత తీసుకొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కాగా అన్నమాచార్య యూనివర్సిటీ(ఏయూ)లో శుక్రవారం ఈవీఎం కమీషనీరింగ్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాజంపేట ఆర్‌ఓ మోహనరావు తెలిపారు.

ప్రజా నాయకుడు సీఎం వైఎస్ జగన్



ఇంటింటి ప్రచారంలో సాయిభరత్‌రెడ్డి

సిద్దవటం : ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందడంతో ప్రజలు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి తనయుడు సాయిభరత్ రెడ్డి తెలిపారు. మండలంలోని భాకరాపేటలోని బెటాలియన్ సమీపంలో గురువారం ఆయన ఇంటింటా తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ రెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిల ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా నాయకుడిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారన్నారు. జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ఏకుల రాజేశ్వరిరెడ్డి, పల్లె సుబ్బరామిరెడ్డి, కేవీ సుబ్బయ్య, వల్లిచాన్, క్రిష్ణ చైతన్య, ఎంపీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, గోపాలస్వామి, కేవీ సుబ్బారెడ్డి, ప్రదీప్‌సాగర్, జ్యోతి శివకుమార్‌రెడ్డి, ముసలి శ్రీనివాసులరెడ్డి, ఎంవీ సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గెలుపు కోసం కలిసికట్టుగా కృషి

నందలూరు(రాజంపేట) : సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడాలని జెడ్పీటీసీ జీవీ సుబ్బారెడ్డి కార్యకర్తలకు తెలియజేశారు. గురువారం మండల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. నందలూరు మండలం వైఎస్సార్‌సీపీకి కంచుకోట అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చేలా అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల్లోకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులను విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సుభాన్, అజీజ్, అరిగెల సౌమిత్రి, సోమిశెట్టి ప్రభాకర్, పల్లె నాగమోహన్, నడివీధి సుధాకర్, గ్రీష్మంత్ రెడ్డి, మధుయాదవ్, ఏ.నాని, ఇబ్బు, నాగసుబ్బయ్య, పి.ప్రతాప్, ఎస్.ప్రభాకర్, కె.సుధాకర్, కె.చంద్ర, ఎం.సుధాకర్, ఎం.సుధ తదితరులు పాల్గొన్నారు.

వలంటీర్ వ్యవస్థపై పగపట్టిన చంద్రబాబు

- బాబు అండ్ కో వల్లే పింఛన్‌దారులకు కష్టాలు
- పథకాలు కొనసాగాలంటే సీఎంగా జగన్ ఉండాలి
- ప్రచారంలో మేడా, ఆకేపాటిలు పిలుపు



ప్రచారంలో ఎంపీ మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అమరనాథరెడ్డి, గాలివీటి సోదరులు

వీరబల్లి(రాజంపేట) : చంద్రబాబు అండ్ కో వల్లనే రాష్ట్రంలో పింఛన్‌దారులు కష్టాలు పడుతున్నారని, అంతేగాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలను కోల్పోతున్నారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్, ఎమెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. వీరబల్లి మండలంలో గుర్రప్పగారిపల్లె పంచాయతీలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకముందు ఆలయంలో వీరనాగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు పగపట్టారన్నారు. ఓటమి భయంతోనే అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. ఫలితంగా ఇప్పుడు వృద్ధులు, దివ్యాంగులు, రోగులతోపాటు అన్ని వర్గాలూ ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో పేదల కోసం కొనసాగిన సంక్షేమం తిరిగి కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా రెండవసారి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చేసుకోవాలన్నారు. ప్రజలందరూ ఒకతాటి పైకి వచ్చి కూటమిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా తీర్పు ఇవ్వాలన్నారు. ఎన్నికల తర్వాత జనసేన, టీడీపీ అధినేతలు తెలంగాణలో తలదాచుకోవడం ఖాయమన్నారు. అనంతరం నగిరి, ఒంగిపురం హరిజనవాడ, మాదిరెడ్డిగారిపల్లె, అయ్యలవాండ్లపల్లె, కోనేటివాండ్లపల్లె, కురవపల్లె, చమర్తివాండ్లపల్లె తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రజలు వైఎస్సార్‌సీపీ ప్రచారంలో పాల్గొని, పెద్దఎత్తున ఆకేపాటి, మేడాకు ఘనస్వాగతం పలికారు. పూలదండలు వేసి హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గాలివీటి భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ రాజేంద్రారెడ్డి, నియోజకవర్గ నేత గాలివీటి మదన్‌రెడ్డి, వీరనాగిరెడ్డి, వివేకానందరెడ్డి, ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. కాగా మండలంలోని గడికోట గ్రామం పరిధిలోని యడబల్లిలో రాష్ట్ర విద్యుత్ శాఖ నియంత్రణ మండలి చైర్మన్, మాజీ న్యాయమూర్తి నాగార్జునరెడ్డిని రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథ రెడ్డి కలిశారు. అలాగే స్థానికంగా ఉండే నేతలతో ఆకేపాటి సమావేశమయ్యారు. కార్యక్రమంలో శ్రీరాములరెడ్డి, నారాయణరెడ్డి, సుబ్బరామరాజు, ఈశ్వరయ్య, బొగ్గుల రెడ్డయ్య, మణిరాజు, నరేష్ స్వామి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

క్లుప్తంగా

11 మంది వలంటీర్ల రాజీనామా

చిన్నమండెం : మండలంలోని దేవగుడిపల్లె గ్రామానికి చెందిన 11 మంది వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. రాజీనామా చేసిన వారిలో సుప్రజ, నాగేంద్రకుమారి, అరుణ కుమారి, గంగాప్రసాద్, ఎం.ఆంజనేయులు, హెచ్.ఆంజనేయులు, రమాదేవి, ప్రశాంతి, జగదీశ్వర్, మహేశ్వరి, రాధలు ఉన్నారు. వీరు వేర్వేరుగా తమ రాజీనామా పత్రాలను ఎంపీడీ ఓకు అందజేశారు.

ఎమ్మెల్యే సంతాపం



సరోజమ్మ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకురాలు సరోజమ్మ మృతి పట్ల పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంతాపం ప్రకటించారు. గ్రామానికి చెందిన ఈమె కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. గురువారం ఎమ్మెల్యే గ్రామానికి చేరుకుని సరోజమ్మ మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట మండల ప్రత్యేక ఆహ్వానితులు ప్రకాష్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ సురేష్ తదితరులు ఉన్నారు.

నేడు చాకిబండలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

చిన్నమండెం : మండలంలోని చాకిబండ గ్రామంలో నేడు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ బయారెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

ఆరోగ్య సేవల్లో పురోగతి ఉండాలి

పీలేరు : ఆరోగ్య సేవల్లో పురోగతి ఉండాలని తలపుల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం పీలేరు ఒకటో గ్రామ సచివాలయంలో ఆరోగ్య సేవలు, వాటి నిర్వహణ తీరుపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ సేవలు, ప్రసవ సేవలు, ప్రసవానంతర సేవలు, శిశువుల వ్యాధి నిరోధక టీకాలు తదితర ఆరోగ్య సేవలు బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్య సేవ సంపూర్ణంగా రికార్డుపరమైన పూర్తి ఆధారాలతో నిర్వహిస్తే వందశాతం లక్ష్యసాధన సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం విజయకుమారి, హెచ్‌వో ఆయేషా పాల్గొన్నారు.

విద్యాహక్కు చట్టానికి లోబడి పనిచేయాలి

పీలేరు రూరల్ : ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యాహక్కు చట్టానికి లోబడి పనిచేయాలని ఎంఈవోలు లోకేశ్వర్‌రెడ్డి, బి.పద్మావతి అన్నారు. గురువారం మండలంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యంతో వారు సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలో 57 మంది విద్యార్థులు విద్యాచట్ట ప్రకారం ఒకటవ తరగతిలో ఉచిత అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయరాదని ఆదేశించారు. వేసవి సెలవుల్లో పదవ తరగతి, సమ్మర్ కోచింగ్, ప్రత్యేక తరగతులు లాంటి పేర్లతో తరగతులు నిర్వహించరాదన్నారు. అలాగే వాస్తవమైన ఫలితాలు మాత్రమే ప్రచారంలో వాడాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

వడదెబ్బ, వడగాలులపై అవగాహన పెంచండి

కలకడ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోని సిబ్బంది, వైద్యాధికారులు గ్రామీణ ప్రాంతాలలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వడదెబ్బ, వడగాలులపై అవగాహన కల్పించాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్యమిషన్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ రియాజ్‌బేగ్ ఆదేశించారు. గురువారం మండలంలోని కలకడ పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి సచివాలయంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, పీహెచ్‌సీలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. డీపీఎంఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్ మల్లికార్జున, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో రామాపురం



ఉడుంవారిపల్లె వంకపై ఓవర్ బ్రిడ్జి



మిద్దకాడపల్లెకు జాతీయ రహదారికి కలిపే లింకు రోడ్డు

రామాపురం : రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వ పనితీరుతో గ్రామాల రూపురేఖలు మారాయి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థ ప్రజల చెంతకు చేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ స్వరాజ్యానికి నాంది గ్రామ సచివాలయాలు..

గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో వచ్చాయి. మండల పరిధిలో 13 గ్రామ సచివాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణానికి సుమారు రూ 5.30 కోట్లు ఖర్చు చేశారు.

రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు..

అన్నదాతలకు కొండత అండగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు, ఎరువులు క్రిమిసంహారకాలు, వ్యవసాయ పనులకు సంబంధించిన ట్రాక్టర్లు, పంట నూర్పిడి యంత్రాలు, సబ్సిడీ ధరలకే రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గిస్తూ అందిస్తున్నాయి. మండల వ్యాప్తంగా సుమారు రూ.3 కోట్లతో అధునాతన పరికరాలతో రైతులు కోరుకున్న సేవలను ఆర్‌బీకేలు అందిస్తూ రైతులు వికాసానికి తోడ్పడుతున్నాయి.

రూ.2.30 కోట్లతో ఉడుమువారి పల్లె వంకపై వత్తెన (ఓవర్ బ్రిడ్జి)..

మండలంలోని సరస్వతిపల్లె పంచాయతీ ఉడుమువారిపల్లె వంకపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.30 కోట్లతో పనులు పూర్తి చేశారు. గ్రామ సర్పంచ్ మునీర్‌బాషా, గ్రామస్తుల అభ్యర్థన మేరకు వరదల్లో కొట్టుకుపోయిన కాజ్‌వే స్థానంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మూడు గ్రామాల ప్రజలకు అందుబాటులోకి ఈ బ్రిడ్జి వచ్చింది.

విలేజ్ క్లినిక్‌లతో ఆరోగ్యమే మహాభాగ్యం..

గతంలో కేవలం మండల కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య సేవలు పొందేవారు. అయితే ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ క్లినిక్ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. విలేజ్ క్లినిక్‌లను సుమారు రూ.3.10 కోట్లతో నిర్మించారు.

జాతీయ రహదారిపైన బస్‌షెల్టర్ నిర్మాణం..

మండల కేంద్రంలో ప్రయాణికులకు రూ.15 లక్షల వ్యయంతో బస్సు షెల్టర్ నిర్మాణంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు. దీంతో ప్రయాణికులకు బస్సులు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వసతి సౌకర్యం కల్పించారు.

అందంగా ముస్తాబైన రోడ్లు..

జాతీమ రహదారికి అనుసంధానంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సరికొత్తగా ఏర్పాటు చేశారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా తారు రోడ్ల నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టింది. దీంతో గ్రామీణ ప్రాంతాల రోడ్ల రూపురేఖలు మారాయి.

జగనన్న కాలనీలతో కొత్త కల..

మండలంలో 13 గ్రామ పంచాయతీలలో సుమారు 2వేల పక్కా గృహాల నిర్మాణాలు పూర్తికానున్నాయి. మండలంలో ఏర్పాటు చేసిన లే అవుట్‌లలో నల్లగుట్టపల్లె, నీలకంఠ్రావుపేట, సూర్యనారాయణపురం, పొత్తుకూరపల్లె, చిట్లూరు గ్రామాలలో వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి. కొందరు ఈ కాలనీలలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి మౌలిక సదుపాయాలు కల్పించారు.

అతిథి గృహం ఏర్పాటు..

మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సమీపంలో సుమారు రూ.80 లక్షలతో ఆర్‌అండ్‌బీ బంగ్లా(అతిథి గృహం) నిర్మాణం పూర్తిచేశారు. అందులో ఫర్నిచర్‌తో పాటు ఇతర వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.

రూ.1.90 కోట్లతో శిల్పారామం ఏర్పాటు..

బండపల్లి పంచాయతీలోని బాపనకుంట సమీపంలో నూతనంగా సుమారు రూ.1.90 కోట్ల నిధులతో శిల్పారామం పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 50 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. త్వరలో వీటి పనులు పూర్తి చేసి యాత్రికులకు చుట్టుపక్కల గ్రామాల వారికి ఆహ్లాదాన్ని ఆనందం నింపడానికి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ. 2 కోట్లతో చెరువులకు మరమ్మతులు..

మండలంలోని గ్రామపంచాయతీలలో సాగునీటి చెరువులకు, ఆయకట్టుచెరువులకు కట్టల నిర్మాణానికి గండ్లు పండటంతో వాటి స్థానంలో ప్రభుత్వం శాశ్వతంగా మరమ్మతులు కోసం రూ.2 కోట్లు వెచ్చించి పూర్తి చేశారు. దీంతో సాగునీటి ఆయకట్టు చెరువులకు మహర్ద చేకూరింది.



రామాపురంలోని రైతు భరోసా కేంద్రం



రామాపురం బస్‌షెల్టర్



చెరువుల కట్టలకు మరమ్మతులు



బండపల్లె సమీపంలో ఏర్పాటు చేస్తున్న శిల్పారామం

ముమ్మరంగా ఆలయాల నిర్మాణాలు..



నీలకంఠ్రావుపేటలో ఆంజనేయస్వామి ఆలయం నిర్మాణం

గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ఆలయ నిర్మాణాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. మండలంలోని కల్నాదేశ్వరస్వామి ఆలయం, వీరాంజనేయస్వామి ఆలయం, శివ కేశవ ఆలయాలతో పాటు కోదండ రామాలయం, మరో 20 ఆలయాలు నిర్మాణాలకు నిధులు కేటాయించారు. వీటిని నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఆలయాలలో ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు అందజేస్తున్నారు.

నాడు-నేడుతో మారిన పాఠశాలల రూపురేఖలు..



ఓబుల్‌రెడ్డిగారిపల్లె ప్రాథమిక పాఠశాల

నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెశారు. డిజిటల్ విద్యను విద్యార్థులకు చేరువ చేస్తూ స్మార్ట్ టీవీలో ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ఐఎఫ్‌పీ ద్వారా విద్యను బోధించారు. విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసి మెరుగైన విద్యను అందిస్తున్నారు.



ఓబుల్‌రెడ్డిగారిపల్లెలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్

ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి



ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు

కేవీపల్లె : ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గాలివారిపల్లె, తువ్వపల్లె, కేవీపల్లె గ్రామ పంచాయతీల వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నిల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతిహామీని అమలు చేయడం తోపాటు ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి సంక్షేమ పథకాలు దోహదపడ్డాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం మరోసారి జగన్‌మోహన్‌రెడ్డికి నిండు మనస్సుతో మద్దతు తెలపాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యదావిధిగా కొనసాగించడం తోపాటు మరో ఐదేళ్ల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త మేనిఫెస్టో విడుదల చేసినట్లు తెలిపారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యేగా తనను మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, యూత్ కన్వీనర్ గజ్జెల శీన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ యల్లయ్య, సర్పంచ్‌లు ఆనంద్‌రెడ్డి, రాంప్రసాద్‌నాయుడు, నాయకులు సి.కె. యర్రమరెడ్డి, సహదేవరెడ్డి, రామకొండారెడ్డి, యర్రమరెడ్డి, సైపుల్లాఖాన్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోసారి సంక్షేమ సారధికి పట్టం కడదాం

పీలేరు : మరోసారి సంక్షేమ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కడదామని పీలేరు, కేవీపల్లె మండలాల పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథరెడ్డి అన్నారు. గురువారం పీలేరు పట్టణంలోని జెండామాను, రైల్వేగేటు, కట్టుకాలువ వీధి తదితర ప్రాంతాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీలేరులో మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.



పార్టీలోచేరిన వారితో పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథరెడ్డి

పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక..

పీలేరు పట్టణం జెండామాను ప్రాంతానికి చెందిన పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, జి.వి.శ్రీనాథరెడ్డి సమక్షంలో చిన్న, చందు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో షాకీరుల్లా (బాబు), సైపుల్లా, చిన్నబాబు, నాజర్, మున్నా, జుబేర్, రియాజ్, సుహేల్, లడ్డూ, మసూద్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జెడ్‌టీసీ ఎ.టి. రత్నశేఖర్‌రెడ్డి, షఫీ, హుమయూన్, హబీబ్‌బాషా, ఎస్.వి.చలపతి, చందు, కాలనీ చిన్న, మస్తాన్, శ్రీనాథరెడ్డి, జోహార్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేద్దాం

వాల్మీకిపురం : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగరేద్దామని సర్పంచ్ గంగులమ్మ, ఉపసర్పంచ్ బిడ్డల కేశవరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని కొత్తపేటవీధి, జెట్టిపాల్యెం వీధిలో వారు ఇంటింటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ధి కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఇబ్రహీం, మహబూబ్‌బాషా, ఖాదరి, రఘు, రవి, నారాయణ, రాజేష్, కుమార్, సుధాకర్, చలపతి, నరసింహులు, రమేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీని గెలిపిస్తేనే సంక్షేమం

కలికిరి : సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే వైఎస్సార్‌సీపీని మళ్లీ గెలిపించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం కలికిరి పట్టణంలోని బీడీ కాలనిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఖాదర్‌బాషా, భానుప్రకాష్, ఖాదర్ వల్లి, విశ్వనాధ, ఫయాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధే జగన్ ఎజెండా..

సంబేపల్లె : సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా సాగిస్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. గురువారం మండల పరధిలోని నారాయణరెడ్డిగారిపల్లెలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ నాగశ్రీలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి, షేట్ వెంకటరామిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నాగరాజులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ పాలనలో జరిగిన మేలును ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో జగనన్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.30 కోట్లతో గ్రామంలో అభివృద్ధి జరిగిందన్నారు. మల్లికార్జునరెడ్డి, నాగరాజుయాదవ్, మాజీ సర్పంచ్ శంకర్‌రాజు యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకులు శివ శంకర్ యాదవ్, రఘు, ఎంపీటీసీ రాజుకుమారి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు జగనన్న పెద్దపీట వేశారు

రాయచోటి టౌన్ : బీసీలకు జగనన్న పెద్దపీట వేశారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 33వ వార్డు పాతగొల్లపల్లెలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీలకు జగనన్న పెద్దపీట వేశారన్నారు. 82 వేల మంది బీసీ రాజకీయ సాధికారిక పదవుల్లో ఉన్నారన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పనిచేశారన్నారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, మండల బీసీ నాయకులు పల్లపు రమేష్, అన్నయ్య, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, బీసీ సెల్ విజయభాస్కర్, రెడ్డెన్న, జీఎండీ ఇమ్రాన్, ఇర్ఫాన్ జీఎండీ ఇర్షాద్, ముదిరాజ్ యువసేన జిల్లా అధ్యక్షుడు విక్కీ దేవేంద్ర, కొత్తిమర ప్రసాద్, జావీద్, అమీర్, వీరనాగన్న, పెద్ద రెడ్డెయ్య, పుల్లగూర సోదరులు, ఇర్ల ధనుంజయ యాదవ్, ప్రసాద్ యాదవ్, అనీల్ కుమార్, నాగార్జున యాదవ్, ఇర్లా మోహన్, శ్రీనివాసులు, సురేంద్ర పాల్గొన్నారు.

రాజకీయ వికలాంగుడు చంద్రబాబు

రాయచోటి : తోడు లేకుండా వికలాంగుడు నడవలేడు. ఇతర పార్టీల మద్దతు లేకుండా ఎన్నికల్లో గెలవలేని రాజకీయ వికలాంగుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం చంద్రబాబు నాయుడు బహిరంగ సభ అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్న చంద్రబాబు తరువాత రోజుల్లో బీజేపీ, ఇతర పార్టీల మద్దతు ఉన్న సమయాలలో గెలవడం, సొంతంగా పోటీ చేసిన సమయాల్లో ఘోరంగా ఓడిపోవడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. 1999, 2014లో వేరే పార్టీల మద్దతును కూడగట్టుకుని ఎన్నికల్లో బాబు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటికి వచ్చిన బాబు తన ప్రసంగంలో మతిమరుపులేదని నిరూపించుకుంటూ రాయచోటి అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి(వైఎస్సార్ సీపీ)కి ఓటు వేయాలని కోరడం శుభపరిణామం అన్నారు. రాయచోటి ప్రజల తరపున చంద్రబాబుకి థ్యాంక్స్ చెబుతున్నామన్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్ల రపాయలతో అభివృద్ధి జరిగిన విషయం అందరికీ తెలుసునన్నారు. అసలైన భూ బకాసురలను పక్కన పెట్టుకుని మరొకరిని భూబకాసురులు అంటూ విమర్శలు చేయడం బాబుకే చెల్లిందన్నారు. పెన్షన్ కోసం వచ్చిన ఒక వృద్ధుడు రాయచోటి బ్యాంక్ వద్దనే వేడిని తాళలేక మృతి చెందిన విషయం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన జోష్యం చెప్పారు.

ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీలకు లేదు



మాట్లాడుతున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

పీలేరు : ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రేగళ్లు, బాలంవారిపల్లె గ్రామ పంచాయతీల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎక్కడో తెలంగాణాలో నివాసముంటున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిలు కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారన్నారు. ఐదేళ్లపాటు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ప్రభుత్వం మేలు చేసి ఉంటేనే వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయాలని ధైర్యంగా కోరవచ్చునని తెలిపారు. ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగించడం తోపాటు కొత్త మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడానికి కలసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ దండు జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు వెంకటరమణారెడ్డి, ఉమాదేవి, దామోదర్, అశోక్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాగరాజ, యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

బాబు మేనిఫెస్టో మాయా ప్రపంచం



గోరాన్‌చెరువులో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే, మండల ఇన్‌చార్జి, స్థానిక ప్రజాప్రతినిధులు

గాలివీడు : చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఒక మాయా ప్రపంచమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి సుధీప్‌రెడ్డిలు అన్నారు. మండలంలోని గోరాన్‌చెరువు గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి గురువారం వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మోసపూరిత మేనిఫెస్టో చంద్రబాబు చేసిన హామీల అమలు సాధ్యమా? అది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. బాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి మేనిఫెస్టో విడుదలలో బీజేపీ దూరంగా ఉందని మోదీ ఫొటో కూడా ముద్రించలేదన్నారు. పేదలకు చేరువగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉందని, అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నట్లు ఆయన అన్నారు. సింగిల్ విండో అధ్యక్షుడు వేదమూర్తిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు యదుభూషన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆవుల నాగభూషణ్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ఖాదర్‌మోదిన్, వైస్ ఎంపీపీ గాలి శ్రీనివాసులు, సర్పంచ్ దీప్తి వెంకటాద్రి, నాయకులు దాసరి చిన్నరెడ్డి, మదసూధన్‌రెడ్డి, శివగంగిరెడ్డి, పెద్దిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, బీసీ నాయకులు వెంకటేష్, గాలి రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

పండుటాకులకు తప్పని తిప్పలు

కలికిరి : పింఛన్ నగదు తీసుకోవడానికి వృద్ధులకు బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పలేదు. గురువారం ఉదయం బ్యాంకుల ముందు క్యూకట్టారు. ఆరు నెలలకు మించి బ్యాంకు ఖాతా ఆపరేట్ చేయకపోతే ఖాతా డార్మెట్ ఖాతాకు మారుతుంది. ఆధార్ కార్డు, ఫొటో సమర్పిస్తే తిరిగి ఖాతా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇలా చాలా వరకు వృద్ధుల ఖాతాలు డార్మెట్ ఖాతాలుగా ఉండటంతో నగదు తీసుకోవడానికి తిప్పలుపడ్డారు. మరి కొందరికైతే ఖాతాలు మినిమమ్స్ బ్యాలెన్స్ లేక మైనస్ బ్యాలెన్స్ ఉండటంతో పింఛన్ నగదు బ్యాంకుకు జమైపోయింది. దీంతో మరికొందరు వృద్ధులు ఉసూరుమంటు వెనుతిరిగారు. ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబు అండ్‌కోకు తగిన బుద్ధి చెబుతామని పింఛన్‌దారులు అంటున్నారు. మండలంలోని పింఛన్‌దారులకు 4887 మంది ఖాతాలకు, 2136 మందికి గాను 1990 మందికి ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందచేసినట్లు ఎంపీడీఓ రామకృష్ణయ్య తెలిపారు.

తనయుడి కోసం తల్లి ప్రచారం



ప్రచారం చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి తల్లి కృష్ణమ్మ

రామాపురం : రాయచోటి అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ స్థానాల నుంచి పోటీచేస్తున్న గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలను గెలిపించండని శ్రీకాంత్‌రెడ్డి తల్లి గడికోట కృష్ణమ్మ ఓటర్లను కోరారు. సుద్దమల్ల పంచాయతీలోని ఒబుల్‌రెడ్డిగారిపల్లెలో గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ కె.విశ్వనాథరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు గడికోట జనార్ధనరెడ్డిలతో కలసి అమె ప్రచారం నిర్వహించారు. సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి, ఆదినారాయనరెడ్డి, హరిష్‌రెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, రామకృష్ణ, వెంకటనారాయనరెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు.

జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందాం



ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే సతీమణి శివలలిత

రాయచోటి అర్బన్: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించడం ద్వారా వైఎస్ జగనన్నను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకుందామ ని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సతీమణి గడికోట శివలలిత పిలుపునిచ్చారు. రాయచోటి రూరల్ మండలం చెన్నముక్కపల్లె గ్రామంలో జడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, ఏపీఐఐసీ సభ్యుడు రాయవరం శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్ రాయవరం మమతలతో కలసి ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ చిల్లీస్ ఫయాజ్ బాషా, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, చెన్నముక్కపల్లె గ్రామ ఉపసర్పంచ్ కాలేషావలి, వార్డు సభ్యులు జిలానిబాషా, దూళ్ళవారిపల్లె వెంకట్రామయ్య, స్వామి, పవన్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షేమ ప్రదాత జగనన్నను ఆశీర్వదించండి



ప్రచారం నిర్వహిస్తున్న చింతల శివానందరెడ్డి

గుర్రంకొండ : రాష్ట్రంలో సంక్షేమ ప్రదాత జగన న్నను మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సోదరుడు చింతల శివానందరెడ్డి, ఎమ్మెల్యే తనయుడు చింతల సాయికృష్ణారెడ్డిలు అన్నారు. గురువారం మండలంలోని చెర్లోపల్లె, శెట్టివారిపల్లె పంచాయతీల్లో వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ రెడ్డెమ్మకొండ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, మండల ప్రత్యేక ఆహ్వానితులు చంద్రశేఖర్, ఎంపీటీసీ సరస్వతి, మాజీ సర్పంచ్‌లు కుమార్, సూరి, నాయకులు రామచంద్రారెడ్డి, బీవీరెడ్డి, రెడ్డెప్ప, రామ్మోహన్, ఎస్వీ రమణ, నాగప్ప, గురుమూర్తి, అక్బర్‌వలీ, ఆర్వీ రమణ, నజీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.